క్లుప్తంగా

దసరా ప్రభ మహోత్సవాలకు ఆహ్వానం



అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): రామకృష్ణాపురంలోని గొట్టుముక్కల వారి వీధిలో వీవీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరగనున్న 5వ దసరా ప్రభ మహోత్సవాలకు ఎమ్మెల్సీ రుహుల్లాకు ఆహ్వానం అందజేశారు. సింగ్‌నగర్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రుహుల్లాను ప్రభ ఉత్సవాల నిర్వాహకులు శనివారం కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. వచ్చే నెల 5వ తేదీన దసరా ప్రభ మహోత్సవం జరుగుతుందని.. అమ్మవారి భక్తులంతా ఈ ఉత్సవాలలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు వర్మ, వికాస్ కోరారు.

ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి



పాయకాపురం(విజయవాడరూరల్): ముస్లిం, మైనార్టీ వర్గానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా కోరారు. కండ్రికలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయంలో 27 మందితో రాష్ట్ర కార్యవర్గం ఎంపిక, నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా నాగుల్‌మీరా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఆ పార్టీల ప్రతినిధులకు వినతి పత్రాల రూపంలో అందజేసి పోరాడుతామన్నారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిల్డర్ నాగుల్ మీరా, కమిటీ సలహాదారు షేక్ హిమావళి కమిటీ ప్రతినిధులు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు నాగుల్ మీరాను, నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు.

నేటి కార్యక్రమాలు

గుర్రం జాషువా జయంతి సభ

విజయవాడకల్చరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం 11 గంటలకు కవి కోకిల గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు సృజనాత్మక సమితి సీఈవో ఆర్.మల్లిఖార్జునరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. డాక్టర్ కనక దుర్గా ప్రసాద్, మీసాల లక్ష్మణ్, కె.గురవమ్మలకు నగదు పురస్కారం, జ్ఞాపికలను ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.

శతాధిక వృద్ధులకు సత్కారం

మధురానగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఆదివారం ఉదయం 10 గంటలకు దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో శతాధిక వృద్ధుల సత్కారం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, వైస్ చైర్మన్ తేజ్‌రాజ్ సోలంకీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. శతాధిక వృద్ధుల సత్కారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 13 మంది శతాధిక వృద్ధులను సత్కరిస్తామన్నారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నగర వాసులు పాల్గొనాలని వారు కోరారు.

ఉచితంగా రేబిస్ వ్యాక్సిన్

మధురానగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ రేబిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ముత్యాలంపాడులోని పశువైద్యశాలలో పెంపుడు, వీధి కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్ డాక్టర్ జి.రామకృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పశుసంవర్ధక శాఖ ఎన్టీఆర్ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.హనుమంతరావు ఉచిత రేబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని, ఈ అవకాశాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఉచిత వైద్యశిబిరం

మధురానగర్(విజయవాడసెంట్రల్): గాంధీ హిల్ ఫౌండేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ బ్రాంచి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు గాంధీ హిల్ ప్లానిటోరియం సమీపంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ సభ్యురాలు జి.రశ్మి శనివారం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదవకాశాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలి

లబ్బీపేట(విజయవాడతూర్పు): వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సూర్యారావు పేటలోని డాక్టర్ ఎన్.సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్‌లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.మురళీ కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో ఈసీజీ, 2డీ ఎకో, ఆర్‌బీఎస్, హెచ్‌బీఏ1 సీ, లిపిడ్ ప్రొఫైల్‌లతో పాటు ఉచిత కన్సల్టేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని చెప్పారు.



దత్తసాయి శివకామేశ్వరీ పీఠంలో రజితకవచ శివకామేశ్వరీదేవిగా..



ముత్యాలంపాడు గంగానమ్మ ఆలయంలో భగళాముఖిదేవిగా..



రామలింగేశ్వరస్వామివారి దేవాలయంలో..



మధురానగర్ మెయిన్‌రోడ్డులో...



శ్రీఅంకమ్మతల్లి శక్తి పీఠంలో అమ్మవారు

లలితాత్రిపుర సుందరీదేవీ పాహిమాం

- వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు
- అమ్మవార్లకు విశేష పూజలు, హోమాలు
- ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు

మధురానగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవార్లను శ్రీలలితాత్రిపుర సుందరీదేవీగా అలంకరించి సామూహిక కుంకుమార్చనలు, శ్రీచక్రార్చన, లలితా సహస్రనామ పారాయణం, హోమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాలను ఆలయ, సేవా సమితి సభ్యులు పర్యవేక్షించారు. ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.

ముత్యాలంపాడు పరిధిలో..

ముత్యాలంపాడు శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అమ్మవారు శ్రీలలితాత్రిపుర సుందరీదేవీగా, శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని శ్రీ భగళాముఖిదేవిగా అలంకరించి పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమాలను అభివృద్ధి కమిటీ కార్యదర్శి మందపాటి యుగంధర్ వర్మ, సభ్యులు పర్యవేక్షించారు. శ్రీదత్తసాయి శివకామేశ్వరీ పీఠంలో అమ్మవారిని శ్రీధర్మపరిషత్ మహాసంస్థానమ్ ఆధ్వర్యాన శ్రీరజిత కవచ శివకామేశ్వరీ దేవిగా అలంకరించి పూజలు చేశారు. కార్యక్రమాలను పీఠం వ్యవస్థాపకుడు అవ్వా హేమసుందర వరప్రసాద్ పర్యవేక్షించారు. బావాజీపేట నాలుగో లైనులో శ్రీదేవీ ధర్మ ప్రచారపరిషత్ బచ్చుమాధవీమురళీకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారిని లలితాత్రిపుర సుందరీదేవిగా అలంకరించి పూజలు చేశారు. దేవీనగర్‌లో ఆదిశక్తి సేవాసమితి ఆధ్వర్యాన అమ్మవారిని లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి లలితా సహస్రనామ పారాయణం చేశారు.



బావాజీపేటలో అమ్మవారు



లలితా త్రిపురసుందరీ దేవిగా అన్నపూర్ణాదేవి

రామలింగేశ్వరపేట వ్యాప్తంగా..

రామలింగేశ్వరపేట శ్రీప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో అమ్మవారిని లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి సామూహిక కుంకుమార్చనలు, పూజలు చేశారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు తాన్న పూర్ణచంద్రరావు పర్యవేక్షించారు. మధురానగర్ మెయిన్ రోడ్డులో అమ్మవారిని లలితాత్రిపుర సుందరీదేవీగా అలంకరించి పూజలు చేశారు. మధురానగర్ నేతాజీ కాలనీ శ్రీ అంకమ్మతల్లి శక్తిపీఠంలో అమ్మవారిని శ్రీలలితాత్రిపుర సుందరీదేవీగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. పీఠం వ్యవస్థాపకుడు అన్నాబత్తుల శరాబందీరావు పర్యవేక్షించారు. జీవీఆర్ నగర్‌లో అమ్మవారిని లలితాత్రిపుర సుందరీదేవీగా అలంకరించి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమాలను జీవీఆర్ నగర్ భక్తబృందం సభ్యులు గద్దే శ్రీను, నూతక్కి శ్రీను పర్యవేక్షించారు. దావు బుచ్చయ్యకాలనీ శ్యామలాంబదేవి దేవాలయంలో అమ్మవారిని శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త చింతపల్లి కనకారావు పర్యవేక్షించారు.

లలితా త్రిపురసుందరీదేవిగా కాశీ అన్నపూర్ణదేవి..

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): స్థానిక సత్యనారాయణపురంలోని శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి లలితా త్రిపురసుందరీదేవి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పండితులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, భోగినీ రాజన, మహో మంత్రపుష్ప కైంకర్యాలు నిర్వహించారు. సామూహిక కుంకుమార్చనలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆలయ కార్యదర్శి గంగాధరరావు పర్యవేక్షణలో నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం అందజేశారు.

కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో...

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గవర్నర్‌పేట చల్లపల్లి బంగ్లా సమీపంలోని శ్రీ కాశీవిశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శన మిచ్చారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో వై.సీతారామయ్య పర్యవేక్షించారు.



కాశీవిశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో అమ్మవారు

కనకదుర్గమ్మకు నృత్యనీరాజనం



విజయవాడకల్చరల్: దసరా మహోత్సవాల సందర్భంగా కనకదుర్గానగర్‌లోని కళావేదికపై శనివారం ప్రదర్శిస్తున్న నృత్య కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. శనివారం నాటి కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచే కాక తమిళనాడు, కర్నాటక నుంచి వచ్చిన కళాకారులు కనకదుర్గమ్మకు నృత్య నీరాజనాలు సమర్పించారు. ఎస్.సామ్రాజ్యం తాళం భజనతో ఆకట్టుకున్నారు, భక్తి రంజని కార్యక్రమంలో పి.సాయి సాత్విక, వి.సీతామహాలక్ష్మి, వి.లతానాగమణి, నాగేశ్వరమ్మ, ఆర్ సత్యనారాయణ భక్తి గీతాలను ఆలపించారు. కూచిపూడి నృత్యకార్యక్రమంలో భాగంగా సుదీక్ష, పార్వతి, వి.భారతి, ఎస్ సౌందర్య, పూజశ్రీ, జి.విజయగౌరి, సురేష్ గోపి, హైదరాబాద్‌కు చెందిన వైభవి, ప్రభాకర్, రేణుక బృందాలు, కర్నాటకకు చెందిన విద్యాధరి, ఎం.లలితాదేవి, తిరుపతికి చెందిన లక్ష్మీపతి, ఎల్.తేజస్విని, అన్నమయ్య, రామదాసు కీర్తలను ఆలపించారు.

ఆకట్టుకున్న జీష్ఠిత నృత్యం

బాల నృత్య కళాకారిణి జీష్ఠిత(5) జయజయన టరాజ, మూషిక వాహన, అదిగో భద్రాద్రి కీర్తనలకు నృత్యాలను అభినయించింది. కార్యక్రమ నిర్వాహకులు కళాకారులకు జ్ఞాపికలను ప్రశంసా పత్రాలను అందజేశారు. చిన్నారులకు అమ్మవారి దర్శనానికి అనుమతించారు. వారికి వాహన సౌకర్యం కల్పించాలని ఈవో ఆదేశించినప్పటికీ దిగువ స్థాయి సిబ్బంది పట్టించుకోకపోవడంతో వారికి తిప్పలు తప్పలేదు.

భానూనగర్‌లో కొండచిలువ కలకలం

మధురానగర్(విజయవాడసెంట్రల్): నిత్యం రద్దీగా ఉండే భానూనగర్ బీఆర్టీఎస్ రోడ్డు మురుగు కాలువలో శనివారం కొండచిలువ కలకలం రేపింది. మురుగు కాలువలో కొండచిలువను గుర్తించిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు రాళ్లతో కొట్టడంతో మురుగు కాలువలోనే కొండచిలువ ఉండిపోయింది. భానూనగర్ రైల్వే ట్రాక్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో అక్కడ నుంచి వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.

వైభవంగా బాబా పుణ్యతిథి మహోత్సవాలు



ప్రభ మహోత్సవం పోస్టర్లను ఆవిష్కరిస్తున్న డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి, వెలంపల్లి, విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, అవుతు శ్రీశైలజ, బెల్లం దుర్గ తదితరులు

మధురానగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రా షిర్డీ ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో షిర్డీసాయినాథుని 107వ పుణ్యతిథి మహోత్సవాలు శనివారం వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా బాబావారికి క్షీరం, చెరుకు రసంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. లోక కళ్యాణార్థం మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి దంపతులు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సాయినాథ, మృత్యుంజయ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజరెడ్డి, బెల్లం దుర్గ, కార్పొరేటర్ శర్వాణీమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని బాబాను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాబా మందిరాన్ని ఆంధ్రాషిర్డీగా తీర్చిదిద్దిన మందిర గౌరవాధ్యక్షుడు గౌతంరెడ్డిని అభినందించారు. గౌతంరెడ్డి మాట్లాడుతూ.. తాము ప్రతీ ఏటా సాయినాథుని పుణ్యతిథి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. తొలుత ఆలయ మర్యాదలతో అతిథులకు స్వాగతం పలికారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం, లక్ష్మీసహస్రనామ పారాయణం జరిగింది. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమాలను మందిర అధ్యక్షుడు పొన్నలూరి లక్ష్మణరావు, కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి, లఖంరాజు సునీత, ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

5న దసరా ప్రభ మహోత్సవం

మధురానగర్(విజయవాడసెంట్రల్): రామకృష్ణాపురంలో వీవీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యాన వచ్చే నెల 5న నిర్వహించనున్న 5వ దసరా ప్రభ మహోత్సవం పోస్టర్లను శనివారం ముత్యాలంపాడులో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజ, బెల్లం దుర్గలతో కలిసి గౌతంరెడ్డి ఆవిష్కరించారు. ప్రతీ ఏటా దసరా ప్రభ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న వీవీ ఫ్రెండ్స్‌సర్కిల్ సభ్యులను అభినందించారు. వీవీ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు వర్మ, వికాస్ మాట్లాడుతూ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు రామకృష్ణాపురం గొట్టుముక్కల వారి వీధి నుంచి ప్రభ మహోత్సవం ప్రారంభమవుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, గౌతంరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రభ మహోత్సవాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

విజయవాడకల్చరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాటక అకాడమీ, విజయవాడ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని సంగీత కళాశాలలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి. శనివారం నాటి కార్యక్రమంలో వీఎస్‌ఆర్ కళాక్షేత్రం హైదరాబాద్ బృందం ఆంధ్రనాట్య సంప్రదాయంలో కుంభహారతి, అలరింపు అంశాలను ప్రదర్శించారు. జీవీఆర్ సంగీత కళాశాల విద్యార్థినిలు వీణపై పలు రాగాలను పలికించారు. నాట్యాచారిణి ఉషా మాధవి బృందం కూచిపూడి నాట్య సంప్రదాయంలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజ స్వామి కీర్తనలను ఆలపించారు. కాకినాడకు చెందిన ఎ.సుబ్బారావు ప్రదర్శించిన రామాయణం, తొలుబొమ్మలాట ఆకట్టుకుంది. చివరిగా వెంకట దుర్గానాట్యమండలి తెనాలి వారు శ్రీ కృష్ణ తులాభారం నాటకాన్ని ప్రదర్శించారు. సాంస్కృతిక శాఖ మేనేజర్ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ జ్యోత్స్న నిర్వహించారు.



సంగీత కచేరీ నిర్వహిస్తున్న విద్యార్థినులు

నిరాశతో వెనుతిరిగిన కళాకారులు

మంగళగిరికి చెందిన నృత్య కళాకారుల బృందం శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రదర్శన ఇవ్వాలని భాషా సాంస్కృతిక శాఖ సమాచారం ఇచ్చింది. ప్రదర్శనలో వారి పేరు చేర్చడం మరచిపోవడంతో వారికి ప్రదర్శనకు అవకాశం లేకపోయింది. దీంతో కళాకారులు నిరాశగా వెనుతిరిగారు.

మత్తు పదార్థం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్

పాయకాపురం(విజయవాడరూరల్): ఎండీఎంఏ మత్తు పదార్థం కలిగి ఉన్న వ్యక్తిని నున్న పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాయకాపురం భవానీ బార్ వెనుక శ్మశానవాటిక వద్ద గుణదలకు చెందిన దుప్పలపూడి దుర్గారావు(27) అనే వ్యక్తి వద్ద ఎండీఎంఏ మత్తు పదార్థం ఉందని స్థానికులు నున్న సీఐ పి.కృష్ణమోహన్‌కు తెలియజేశారు. సీఐ ఆదేశాల మేరకు పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా అతని నుంచి 13 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చి విజయవాడలో విక్రయిస్తున్నట్లు నిందితుడు విచారణలో తెలిపాడన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వచ్ఛ షెహెర్ జోడి నగరాలతో వీఎంసీ ఎంవోయూ



మెంటీసిటీతో వీఎంసీ ఎంవోయూ కార్యక్రమంలో అధికారులు

పటమట(విజయవాడతూర్పు): నగరాల్లో శుభ్రతపై చిన్న పట్టణాలు కూడా దృష్టి సారించేలా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పలు నగరాలకు మెంటర్‌షిప్‌ను అందిస్తున్నామని వీఎంసీ అడిషనల్ కమిషనర్(ప్రాజెక్ట్స్) డాక్టర్ డి.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో స్వచ్ఛ షెహెర్ జోడి నగరాలతో మెమొరండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్(ఎంవోయూ) జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ప్రవేశ పెట్టిన స్వచ్ఛ షెహెర్ జోడి-2025లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షన్-2024లో ఉత్తమ స్థానాల్లో ఉన్న నగరాలను మెంటర్ సిటీగా ఉండాలని ఆదేశించిందన్నారు. మెంటర్‌సిటీగా కేంద్ర ప్రభుత్వం వీఎంసీని గుర్తించిందని తెలిపారు. దీనికి అనుబంధంగా నర్సాపూర్, సామర్లకోట, ఆకివీడు, చింతలపూడి, గొల్లప్రోలు 5 నగరాలను మెంటీ సిటీలుగా గుర్తించి, స్వచ్ఛతలో మెరుగైన మార్పులు వచ్చేలా వీఎంసీ కృషి చేస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయా సిటీలతో ఎంవోయూ చేశామన్నారు. ఆయా నగరాల ప్రస్తుత స్థితిగతులు తెలుసుకొని, స్వచ్ఛతలో మెరుగైన నగరాలుగా ఉండేందుకు కావాల్సిన మార్గదర్శకాలు అన్ని చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీఎంసీ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జున రావు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, నర్సాపూర్ కమిషనర్ ఎం.అంజయ్య, సామర్లకోట కమిషనర్ ఎ.శ్రీవిద్య, ఆకివీడు కమిషనర్ జి. కృష్ణమోహన్, చింతలపూడి కమిషనర్ ఎ.రాంబాబు, గొల్లప్రోలు అసిస్టెంట్ ఇంజినీర్ మహమ్మద్ ఆలీషా పాల్గొన్నారు.

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే..



అయోధ్యనగర్‌లో జ్ఞాపికలు అందుకున్న కళాకారిణులతో మల్లాది విష్ణు, గుండే సుందర్‌పాల్

మధురానగర్(విజయవాడసెంట్రల్): అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని.. అమ్మవారిని భక్తితో సేవిస్తే సకల కష్టాలు తీరుతాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు. స్థానిక అయోధ్యనగర్ శ్రీ శివకామేశ్వరీ సమేత నీలకంఠేశ్వరస్వామివారి దేవాలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన వైఎస్సార్ సీపీ డివిజన్ ఇన్‌చార్జి గుండే సుందర్‌పాల్‌తో కలిసి పాల్గొని పూజలు చేశారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలిచ్చిన కళాకారులకు జ్ఞాపికలను పంపిణీ చేశారు. ప్రతీ ఏటా ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఒగ్గు గవాస్కర్, గొల్ల రంగారావు, పిళ్లా దుర్గాప్రసాద్, జేవీ రెడ్డి పాల్గొన్నారు. సత్యనారాయణపురం గాయత్రీ కళ్యాణ మండపంలో అమ్మవారికి మల్లాది విష్ణు, కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి పూజలు చేశారు. సుధీర్ తదితరులు పాల్గొన్నారు.



కాళీమాతను దర్శించుకుంటున్న విష్ణు

కాళీమాత ఆలయంలో విష్ణు పూజలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): పండిట్ నెహ్రూ బస్టేషన్ సమీపంలోని కాళీమాత ఆలయంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ ఇన్‌చార్జి మల్లాది విష్ణు శనివారం పూజలు చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా లలితాత్రిపుర సుందరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు.

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి : కమిషనర్

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరం ప్రతినిత్యం పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య సిబ్బంది పనిచేయాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా ఆయన శనివారం బందర్ రోడ్డు వెటర్నిటీ హాస్పిటల్, బెంజ్ సర్కిల్, నిర్మల కాన్వెంట్ జంక్షన్, రమేష్ హాస్పిటల్ జంక్షన్ ప్రాంతాల్లో పర్యటించారు. కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం తలెత్తకూడదని, ప్రతినిత్యం రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ల అంచుల్లో చేరుకుంటున్న మట్టి, దుమ్మును కూడా శుభ్రం చేయాలని అన్నారు. రోజూ ఇళ్ల వద్ద వ్యర్థాలను సేకరించాలని, ప్రజలు రోడ్లపై వ్యర్థాలు వేయకుండా వారికి అవగాహన కల్పించాలని కార్పొరేషన్ సిబ్బందికి సూచించారు.



బందరురోడ్డులో పారిశుద్ధ్య కార్మికురాలితో మాట్లాడుతున్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర

నేత్రపర్వంగా కళాకారుల నృత్యాలు



నృత్యం చేస్తున్న అజయ్‌కుమార్ బృందం

విజయవాడకల్చరల్: హంసధ్వని నృత్యాలయం ఆధ్వర్యంలో దసరా సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శనివారం శివరామకృష్ణ క్షేత్రంలోని భారతీ తీర్థ శ్రవణ సదనంలో నిర్వహించిన నృత్య కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి. నాట్యాచార్యుడు సంగీత కళాశాల నృత్య విభాగం అధ్యాపకుడు అజయ్‌కుమార్ పర్యవేక్షణలో అన్నమయ్య సంకీర్తలు అదివో అల్లదివో, పలుకు తేనియతల్లి, తందనానా ఆహి, బ్రహ్మమొక్కటే, జయదేవుని అష్టపది, గణేష తాళం తదితర కీర్తనలకు నృత్యాలను అభినయించారు. ధర్మాధికారి మాట్లాడుతూ పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుడు రచించిన సంకీర్తనలను చిన్నారులు చక్కగా నృత్యాలను అభినయించినట్లు చెప్పారు.